క్లుప్తంగా

ఘనంగా పోచమ్మ బోనాలు



సంగెం : మండలంలోని గుంటూరుపల్లి, సంగెం, తదితర గ్రామాల్లో ప్రజలు ఆదివారం ఘనంగా పోచమ్మ బోనాలు నిర్వహించారు. భక్తులు తలపై బోనాలు పెట్టుకుని ఊరేగింపు గ్రామ దేవత పోచమ్మ ఆలయాలకు వెళ్లి సమర్పించారు. అలాగే కోళ్లు, గొర్రెలు, మేకలు బలి ఇచ్చి మొక్కులు చెల్లించారు.

డప్పు చప్పుళ్ల నడుమ..



దుగ్గొండి : మండలంలోని పలు గ్రామాల్లో భక్తులు డప్పు చప్పుళ్ల నడుమ పోచమ్మ ఆలయానికి తరలివెళ్లి బోనాలు సమర్పించారు. కోళ్లు, మేకలు, గొర్రెలను బలి ఇచ్చారు. కుటుంబాలతో కలిసి మొక్కులు చెల్లించారు.

సన్మానం



నర్సంపేట : బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా డాక్టర్ గోగుల రాణాప్రతాప్‌రెడ్డిని పార్టీ పట్టణ కమిటీ అధ్యక్షుడు శీలం రాంబాబు గౌడ్ ఆధ్వర్యంలో నాయకులు ఆదివారం శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు భానోతు వీరన్న, జిల్లా కార్యవర్గ సభ్యులు పంజాల రాము, యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్చ దయాకర్, ఉపాధ్యక్షుడు కొంకీస విఘ్నేష్ గౌడ్, నియోజకవర్గ కన్వీనర్ ఆముదాల రమేష్, ప్రధాన కార్యదర్శులు కొంపెల్లి రాజేందర్, గూడూరు సందీప్, ఎస్టీ మోర్చా పట్టణ అధ్యక్షుడు భానోతు రాజేందర్, ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షుడు బాబు, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు తౌటం నిశాంత్, యువ మోర్చా పట్టణ అధ్యక్షుడు తప్పెట్ల సతీష్ పాల్గొన్నారు.

బీజేపీ జిల్లా కార్యదర్శిగా మొలుగూరి శ్రీనివాస్



సంగెం : మండలంలోని నార్లవాయి గ్రామానికి చెందిన మొలుగూరి శ్రీనివాస్‌ను బీజేపీ జిల్లా కార్యదర్శిగా నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీనివాస్ జిల్లా కార్యదర్శిగా వరుసగా రెండోసారి నియమించబడ్డాడు. తన నియామకానికి సహకరించిన ప్రతీ ఒక్కరికీ శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.

జిల్లా ఉపాధ్యక్షుడిగా ఏకాంతం



పర్వతగిరి : మండలంలోని వడ్లకొండకు చెందిన పట్టాపురం ఏకాంతం బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆయన్ను నియమిస్తూ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ఆదివారం ప్రకటన చేశారు. పార్టీ బలోపేతానికి చేస్తున్న కృషికి గుర్తింపుగానే ఏకాంతంను ఉపాధ్యక్షుడిగా నియమించినట్టు పేర్కొన్నారు.

నేతాజీకి నివాళి



వర్ధన్నపేట : నేతాజీ సుభాష్ చంద్రబోస్ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ అనుబంధ ఎస్సీ సెల్ నాయకులు శనివారం పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్సీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి కొండేటి మధూకర్ మాట్లాడారు. యువత విప్లవ వీరుడు సుభాష్ చంద్రబోస్ అడుగుజాడల్లో ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు మల్లెపాక సమ్మయ్య, కందిక ఎల్లస్వామి, చెరిపెల్లి బాబు పాల్గొన్నారు.

విశ్రాంత ఉపాధ్యాయుడికి..

నెక్కొండ : మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు దొడ్డ శ్రీహరి ఇటీవల మృతి చెందగా విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంతాప సభలో సంఘం మండల అధ్యక్షుడు గటిక మల్లయ్య మాట్లాడారు. శ్రీహరి మృతి సంఘానికి తీరని లోటన్నారు. కార్యక్రమంతో నాయకులు సత్యనారాయణ, యాకయ్య, తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి పథంలో పీఏసీఎస్



పీఏసీఎస్ కార్యాలయ భవనం

పర్వతగిరి : మండలంలోని పర్వతగిరి పీఏసీఎస్ అభివృద్ధి పథంలో కొనసాగుతోంది. పీఏసీఎస్ భవనం కోసం గ్రౌండ్ ఫ్లోర్ ఆధునీకరణ, మొదటి అంతస్తు నిర్మించారు. ఇందుకోసం నాబార్డు నుంచి 90 శాతం నిధులు, పీఏసీఎస్ 10 శాతం కేటాయించగా రూ.63,83,950 ఖర్చు అయ్యింది. 2020 రబీ నుంచి 2024 రబీ వరకు రూ.93 లక్షల 24 వేల కమీషన్ వచ్చింది. పీడీఎఫ్ ద్వారా జనరల్ ఫండ్ నుంచి రూ.8 లక్షల వ్యయంతో ప్రహరీ నిర్మించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.3 లక్షలతో ఏసీ, ఫర్నీచర్ కొనుగోలు చేశారు. ఎంపీ లాడ్స్ నుంచి రూ.3.50 లక్షలతో రెండు హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేశారు. ఎస్‌డీఎఫ్ నుంచి ఫంక్షన్ హాలుకు రూ.20 లక్షలతో డైనింగ్ హాలు ఏర్పాటు పనులు సాగుతున్నాయి. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో అంతర్గత సీసీ రోడ్లకు రూ.35 లక్షల నిధులతో పనులు చేపట్టారు. నాబార్డు కేటాయించిన రూ.96 లక్షల 60 వేలతో 1500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన ఎంఎస్‌సీ గోదాము, రూ.38 లక్షల 56 వేల 500 వ్యయంతో ఫంక్షన్ హాలు నిర్మించారు. సంఘంలో 3 వేల 734 మంది సభ్యులు ఉండగా వారి షేర్ అమౌంట్ కోటి 24 లక్షల 85 వేలకు చేరుకుంది. రైతులకు రూ.10 కోట్ల 69 లక్షల 49 వేలను పంట రుణాల రూపంలో అందించారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో డీసీసీబీ బ్యాంకు ద్వారా నెలకు రూ.25 వేల అద్దె వస్తోంది. ఫంక్షన్ హాలుకు రూ.22 వేల 500, 1500 మెట్రిక్ టన్నుల షెడ్డుకు నెలకు రూ.40 వేల ఆదాయం సమకూరుతోంది. అదనంగా పీఏసీఎస్‌లో మీసేవ కేంద్రం, జనరిక్ మెడికల్ షాపు ఏర్పాటుకు సిద్ధం చేశారు. ఎరువుల వ్యాపారాల ద్వారా రూ.7 లక్షల 80 వేల లాభం చేకూరింది. 2020కి ముందు 'సీ' మైనస్ గ్రేడ్‌లో ఉండగా ప్రస్తుతం 'ఎ' గ్రేడ్‌కు చేరుకుంది.

బ్యాంకు ఏర్పాటు మహిళలకు వరం



కల్లెడలో డీసీసీ బ్యాంకు ఏర్పాటు మహిళలు, రైతులకు వరంలా పరిణమించింది. గతంలో బ్యాంకు లేకపోవడంతో నెక్కొండకు వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం బ్యాంకు ఏర్పాటుతో పంట, ఇతర రుణాలు అందుబాటులోకి వచ్చాయి.

-పేరాల రజిత, మహిళా రైతు

రైతులకు ప్రయోజనం



పీఏసీఎస్‌తో రైతులకు బహుళ ప్రయోజనం చేకూరుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కొనుగోళ్లు పెరిగాయి. రైతులకు ధాన్యం విక్రయం సులువైంది. డీసీసీ బ్యాంకు ఏర్పాటు, గోదాముల నిర్మాణం, ఎరువుల విక్రయం అభినందనీయం.

-రవీందర్, రైతు

అందరి సహకారంతోనే అభివృద్ధి



సంఘ సభ్యులు, డైరెక్టర్లు, అన్ని పార్టీల నాయకులు, జిల్లా చైర్మన్, డీసీఓ, సిబ్బంది సహకారంతో పీఏసీఎస్‌ను అభివృద్ధి పథాన నడిపిస్తున్నాము. ఉమ్మడి జిల్లాలో నంబర్ వన్‌గా ఉంచేందుకు ప్రయత్నం చేస్తా.

-మోటపోతుల మనోజ్‌గౌడ్, చైర్మన్

పద్మశాలీలకు ప్రాధాన్యం ఇవ్వాలి



వర్ధన్నపేట : ఓటేసినట్టు చూపుతున్న నాయకులు

వర్ధన్నపేట : జనాభాకు అనుగుణంగా పద్మశాలీ కులస్తులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ, ఇతర రంగాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని అఖిల భారత పద్మశాలీ సంఘం మాజీ జాతీయ అధ్యక్షుడు ఈగ మల్లేశం కోరారు. పట్టణంలో ఆదివారం నిర్వహించిన ఓటింగ్‌లో ఆయన పాల్గొని ఓటు హక్కు వినియోగించుకుని ఓటింగ్ సరళిని పరిశీలించి మీడియాతో మాట్లాడారు. దేశ చరిత్రలో తొలిసారిగా పద్మశాలీ సంఘానికి ప్రజాస్వామ్య యుతంగా ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పద్మశాలీలను సంఘటితం చేసి హక్కుల సాధనకు పాటుపడతామని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు మార్త సారంగపాణి, పెద్దూరి సంజీవరావు, పెద్దూరి రాజ్‌కుమార్, పెద్దూరి ప్రభాకర్, పాశికంటి రామచంద్రం, అమృతం, వెంకటాద్రి, ఆడెపు శ్రీనివాస్, ఆడెపు ప్రకాష్, వడిచర్ల సాంబశివుడు, పసునూరి సంజీవ తదితరులు పాల్గొన్నారు.

ప్రశాంతంగా ఎన్నికలు

సంగెం : మండలంలో పద్మశాలీ సంఘం భవనంలో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు నిర్వహించారు. మండలంలో 630 మంది ఓటర్లు ఉండగా 571 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.

అటెన్షన్ ప్లీజ్



బాబోయ్.. గుంతలు

మండల కేంద్రంలో వరంగల్‌కు వెళ్లే ప్రధాన రహదారిపై సంగెం పెద్దవాగు బ్రిడ్జి వద్ద ఏర్పడిన గుంతలు వాహనచోదకులకు ప్రాణసంకటంగా పరిణమించాయి. బాబోయ్.. గుంతలు అంటూ వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. గతేడాది గుంతలో పడి ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. ఆటోలు నిత్యం దెబ్బతింటుండడంతో అనంతరం ఆటో కార్మికులు తాత్కాలికంగా రహదారికి మరమ్మతు చేసుకున్నారు. మళ్లీ గుంతలు ఏర్పడి పలువురు వాటిలో పడి ఆస్పత్రుల పాలైన విషయం మండల ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు తెలిసిందే. అయినా ఎవరూ పట్టించుకున్న దాఖలాల్లేవని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా గుంతలు పూడ్చాలని వాహనదారులు, ప్రయాణికులు కోరుతున్నారు. -సంగెం

ప్రశ్నించాల్సిన అధికారి పేరు :
సుమలత, ఏఈ, ఆర్ అండ్ బీ
ఫోన్‌నంబర్ : 9401178351



నర్సంపేట : పాపన్న విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న రాణాప్రతాప్‌రెడ్డి, నాయకులు

పాపన్న బహుజన రాజ్యాధికార యోధుడు



వర్ధన్నపేట : నివాళులర్పిస్తున్న గౌడ కుల పెద్దలు



పర్వతగిరి : నివాళులర్పిస్తున్న నాయకులు



గీసుకొండ : మచ్చాపూర్‌లో..



రాయపర్తిలో..

సాక్షి నెట్‌వర్క్ : సర్వాయి పాపన్నను బహుజన రాజ్యాధికార యోధుడిగా వక్తలు అభివర్ణించారు. నర్సంపేట, వర్ధన్నపేట, పర్వతగిరి, గీసుకొండ, రాయపర్తి మండలాల్లో సర్వాయి పాపన్న 374వ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. పాపన్న విగ్రహాలకు, చిత్రపటాలకు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమాల్లో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణాప్రతాప్‌రెడ్డి, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ బాగోయిన రాంబాబు, కల్లు గీత కార్మిక సంఘం అధ్యక్షుడు గాడిపెల్లి శేషయ్య, తదితరులు ప్రసంగించారు. పాపన్న ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.

'ఆటో' గౌరవ అధ్యక్షుడిగా రంజిత్‌రెడ్డి



రంజిత్‌రెడ్డిని సన్మానిస్తున్న నాయకులు

నెక్కొండ : నవత ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా టీపీసీసీ సభ్యుడు సొంటిరెడ్డి రంజిత్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో రంజిత్‌రెడ్డిని ఎన్నుకుంటూ సంఘం మండల అధ్యక్షుడు మోడెం సురేశ్ ప్రకటించారు. ఈ సందర్భంగా రంజిత్‌రెడ్డి మాట్లాడారు. ఆటోడ్రైవర్ల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ చొరవ తీసుకుంటుందని తెలిపారు. ఆటో డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం చేయూత ఇస్తుందని చెప్పారు. అనంతరం ఆటోడ్రైవర్లు పలు సమస్యలను రంజిత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. హెల్త్ కార్డులు, ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఇళ్ల స్థలాలు, ఉచిత బీమా పథకాలు వర్తింపజేయాలని కోరారు. అనంతరం రంజిత్‌రెడ్డిని నాయకులు సన్మానించారు. సమావేశంలో యూనియన్ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సుభాష్, సభ్యులు భద్రు, ప్రభాకర్, భిక్షపతి, శ్రీనివాస్, కుమార్, సలీమ్, అమీర్, స్వామి, మల్లయ్య పాల్గొన్నారు.

'ఎంజేపీ'ఎదుట ఏబీఎస్‌ఎఫ్ ఆందోళన



ఆందోళన చేస్తున్న నాయకులు

దుగ్గొండి : మండలంలోని గిర్నిబావిలోని మహాత్మా జ్యోతిరావు పూలే (ఎంజేపీ) గురుకుల విద్యాలయం ఎదుట ఏబీఎస్‌ఎఫ్ నాయకులు ఆదివారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా కార్యదర్శి బొట్ల నరేష్ మాట్లాడారు. టిఫిన్, భోజనం సకాలంలో అందించడం లేదని చెప్పారు. ఒక్కోసారి ఆలస్యంగా అందిస్తున్నారని తెలిపారు. బాధ్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రిన్సిపాల్ ఓదెల మల్లయ్య మాట్లాడుతూ విద్యార్థులకు రుచికరమయిన టిఫిన్, భోజనం అందిస్తున్నామన్నారు. సమయ పాలన పాటిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో రాజు, మల్లయ్య, కుమార్‌యాదవ్, తిరుపతి, వెంకయ్య పాల్గొన్నారు.

పరామర్శ

చెన్నారావుపేట : మండల కేంద్రానికి చెందిన లక్క శంకరయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా బాధిత కుటుంబాన్ని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదివారం పరామర్శించారు. తొలుత శంకరయ్య చిత్రపటం వద్ద నివాళులర్పించారు. కార్యక్రమంలో నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భూక్య గోపాల్ నాయక్, జిల్లా కార్యదర్శి మొగిలి వెంకట్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్‌లు సిద్దన రమేష్, తప్పెట రమేష్, రమేష్ యాదవ్, మాజీ ఎంపీపీ కేతిడి వీరారెడ్డి, నాయకులు సాధు మధుసూదన్‌రెడ్డి, చెవ్వ వెంకటేశ్వర్లు, బొంత శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

'రైతులను మోసం చేయడం కొత్తేమి కాదు'

ఆత్మకూరు: రైతులను మోసం చేయడం కాంగ్రెస్‌కు కొత్తేమి కాదని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామస్థాయిలో రుణాలు మాఫీకాని రైతుల వివరాలు సేకరించి కలెక్టర్లు, రాష్ట్ర ముఖ్య కార్యదర్శికి అందజేస్తామన్నారు. 40 శాతం మంది రైతులకు రుణమాఫీ కాలేదన్నారు. ఈనెల 21 నుంచి బీఆర్‌ఎస్ మండల, గ్రామ స్థాయి నాయకులు ఇంటింటికి వెళ్లి రుణమాఫీ కాని రైతుల వివరాలను పార్టీ ఇచ్చి న ప్రొఫార్మాలో రైతుల వివరాలు సేకరించాలన్నారు. రైతులు సీఎం మోసాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు.

ఎమ్మెల్యే మాధవరెడ్డి జన్మదిన వేడుకలు



సాక్షి నెట్‌వర్క్ : నర్సంపేట, నెక్కొండ, చెన్నారావుపేట, దుగ్గొండి మండలాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం నిర్వహించారు. పలు చోట్ల కేక్ కట్ చేశారు. అనాథాశ్రమాల్లో పండ్లు, పండ్లు పంపిణీ చేశారు. దుగ్గొండి మండలంలోని గిర్నిబావిలో 60 మంది యువకులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమాల్లో టీపీసీసీ సభ్యుడు పెండెం రామానంద్, డీసీసీ అధికార ప్రతినిధి తక్కళ్లపల్లి రవీందర్‌రావు, టీపీసీసీ సభ్యుడు సొంటిరెడ్డి రంజిత్‌రెడ్డి, నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోకల శ్రీనివాస్‌రెడ్డి, తదితరులు మాట్లాడారు. ఎమ్మెల్యే మాధవరెడ్డి అందిస్తున్న సేవలను కొనియాడారు.

బంగ్లాదేశ్‌లో దాడులను ఖండించండి



ర్యాలీ నిర్వహిస్తున్న వెంకట్, నాయకులు

నర్సంపేట : బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను అన్ని వర్గాల ప్రజలూ ముక్తకంఠంతో ఖండించాలని హిందూ ఐక్యవేదిక పట్టణ అధ్యక్షుడు పంజాల వెంకట్, ఆర్‌ఎస్‌ఎస్ సంఘ్ చాలక్ మోతె సమ్మిరెడ్డి కోరారు. ఐక్యవేదిక ఆధ్వర్యంలో పట్టణంలోని గెస్ట్ హౌజ్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ఆదివారం నిరసన ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా వెంకట్, సమ్మిరెడ్డి మాట్లాడారు. బంగ్లాదేశ్‌లో మైనార్టీలైన హిందువుల ఇళ్లపై దాడులకు తెగబడి ఆస్తులను లూటీ చేస్తున్నారని, తగులబెడుతున్నారని, మహిళలపై అత్యాచారం చేస్తున్నారని ఆందోళన వెలిబుచ్చారు. పలువురిని హత్య చేశారని చెప్పారు. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న మారణకాండను ప్రపంచ దేశాలలోని హిందువులంతా ఏకమై ఖండించాలని కోరారు. కార్యక్రమంలో వివిధ హిందూ సంఘాల బాధ్యులు తవుట్ రమేష్, చిప్ప బీమ్ రాజు, రేణుక, మల్యాల రవి, కృష్ణ మోహన్, మేరుగు శోభన్, మల్యాల వంశీ కృష్ణ, రంగనాథ స్వామి, గజ్జల దేవేందర్, వసంతరావు, వేల్పుల శ్రీధర్, కమ్మంపాటి ప్రతాప్, రాణాప్రతాప్‌రెడ్డి, స్వరూప, వసంతకుమారి, సరిత, శీలం రాంబాబు, కొంపెల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.

నిందితులను కఠినంగా శిక్షించాలి



నర్సంపేట : నిరసన తెలుపుతున్న సీపీఐ, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ నాయకులు

నర్సంపేట : కోల్‌కతాలో మహిళా వైద్యురాలిపై హత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు పంజాల రమేష్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ పార్టీ మండల సమితి, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్‌లో ఆదివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక మహిళలపై అఘాయిత్యాలు మరింతగా పెరిగాయని ఆందోళన వెలిబుచ్చారు. కార్యక్రమంలో మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు పాలక కవిత, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు అక్కపెల్లి రమేష్, మండల కార్యదర్శి గడ్డం యాకయ్య, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఐత యాకూబ్ పాల్గొన్నారు.

ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన



దుగ్గొండి : దిష్టిబొమ్మ దహనం చేస్తున్న నాయకులు

దుగ్గొండి : పీఓడబ్ల్యూ (స్త్రీ సంఘటన) ఆధ్వర్యంలో మండలంలోని తిమ్మంపేటలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. అనంతరం ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి మోడెం శ్రీలత మాట్లాడారు. ప్రభుత్వాలు నిందితులను కాపాడే యత్నాన్ని మానుకుని నిందితులను చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు సంగరబోయిన విజయ, బాషబోయిన అనిత, బక్కతట్ల శోభ, ఉప్పుల మమత, పల్లకొండ రజిత, తదితరులు పాల్గొన్నారు.

ఫ్లెక్సీతో..

వర్ధన్నపేట : పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్‌లో కోల్‌కతాలో హత్యాచారానికి గురైన వైద్య విద్యార్థిని ఫ్లెక్సీతో యువజన సంఘం సభ్యులు నిరసన తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

కొవ్వొత్తులతో ర్యాలీ

నర్సంపేట రూరల్ : నర్సంపేటలోని సర్వాపురంలో సర్వాపురం, ద్వారకపేట గౌడ సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు శీలం వీరన్న మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు చిలువేరి పూలమ్మ, బొట్ల యశోద, చిలుక సొందరయ్య, తదితరులు పాల్గొన్నారు.

అంబేడ్కర్ సంఘం పునర్నిర్మాణానికి తీర్మానం

- రాష్ట్ర అధ్యక్షుడు పోతరాజు లాలయ్య



సమావేశంలో మాట్లాడుతున్న లాలయ్య

వర్ధన్నపేట : తెలంగాణ అంబేడ్కర్ సంఘం పునర్నిర్మాణానికి తీర్మానం చేసినట్టు రాష్ట్ర అధ్యక్షుడు పోతరాజు లాలయ్య తెలిపారు. పట్టణంలోని తక్షశిల జూనియర్ కళాశాలలో జిల్లా అధ్యక్షుడు కంజర్ల మహేష్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సమావేశానికి లాలయ్య ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అంబేడ్కర్ ఆలోచన విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన భాధ్యత సంఘంపైనే ఉందన్నారు. సంఘాన్ని రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో పునర్నించడానికి నిర్ణయించినట్టు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ రంగంలోనూ రిజర్వేషన్లు కల్పించే వరకు ప్రజాసంఘాలతో కలిసి సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని చెప్పారు. జనాభా నిష్పత్తి మేరకు రిజర్వేషన్ కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు జన్ను నర్సయ్య, మేకల చేరాలు, తుదూరి ఎల్లయ్య, తుమ్మల సదానందం, నమిండ్ల రవీందర్, వల్లందాసు కుమార్, మామిండ్ల చెన్నయ్య, తాటికాయల వివేక్, చింత మురళి, హన్మకొండ సుధాకర్, దబ్బుట యాలాద్రి, మంద అమరేందర్, సంకినేని అనిల్ పాల్గొన్నారు.

'ఎస్ఆర్ఆర్' శ్రీనివాస్‌రెడ్డి ఔదార్యం



రేకులు, మెటీరియల్ ఇప్పిస్తున్న శ్రీనివాస్‌రెడ్డి

రాయపర్తి : మండలంలోని మైలారంలో ఇంటిపై కప్పు లేకున్నా పేదరికం నేపథ్యంలో అందులోనే నివాసం ఉంటూ ఇబ్బంది పడుతున్న మహ్మద్ పాషా కుటుంబానికి ఎస్ఆర్ఆర్ ఇన్‌ఫ్రా సంస్థల అధినేత పరుపాటి శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం రూ.30 వేల విలువైన రేకులు, పైపులు, ఇతర మెటీరియల్ ఇప్పించి ఔదార్యం చాటుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడారు. పేద కుటుంబాలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు సంది అమ్మి దేవేందర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, మధూకర్‌రెడ్డి, కోల సంపత్, సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.

ఆర్థికసాయం

గీసుకొండ : మండల కేంద్రానికి చెందిన దౌడు బాబు, కోట సమ్మయ్య ఇటీవల మృతి చెందగా బాధిత కుటుంబాలకు స్టేట్ బ్యాంక్ రిటైర్డ్ మేనేజర్ పెగళ్లపాటి లక్ష్మీనారాయణ రూ.5 వేల చొప్పున ఆదివారం ఆర్థికసాయం అందజేశారు. పేద కుటుంబాలకు అండగా ఉంటానని ఆయన ప్రకటించారు. ఆయన పంపించిన డబ్బును బాధిత కుటుంబాలకు మాజీ సర్పంచ్ దౌడు బాబు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు కర్ణకంటి రామ్మూర్తి ఆదివారం అందజేశారు.

ఆటో యూనియన్ ఆధ్వర్యంలో..

నర్సంపేట రూరల్ : నర్సంపేట మండలంలోని మాదన్నపేట గ్రామానికి చెందిన గొర్రె అజయ్, వినయ్ కుటుంబాలకు చెందిన ఇళ్లు ఇటీవల విద్యుదాఘాతానికి గురై దగ్ధం కాగా బాధిత కుటుంబానికి రామకృష్ణ ఆటో యూనియన్ అధ్యక్షుడు మిట్టగడపల రవీందర్ ఆధ్వర్యంలో ఆదివారం రూ.5 వేల సాయం అందజేశారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం వారిని ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి శివ, తదితరులు పాల్గొన్నారు.